క్లుప్తంగా

ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు



మెన్, ఉమెన్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన ఆదిత్య క్రీడాకారులు

గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగిన 12వ జేఎన్‌టీయూకే సెంట్రల్ జోన్ అథ్లెటిక్స్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. వివిధ కళాశాలలకు చెందిన 350 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని యూనివర్సిటీ ఉప చాన్సలర్ ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెన్, ఉమెన్ ఓవరాల్ చాంపియన్స్, మెన్ ఓవరాల్ చాంపియన్స్‌గా ఆదిత్య జట్లు నిలిచాయి. ఉమెన్ ఓవరాల్ చాంపియన్స్‌గా గుడ్లవల్లేరు జట్టు విజేతలుగా నిలిచినట్టు తెలిపారు. టోర్నమెంట్ పరిశీలకుడు, అథ్లెటిక్ కోచ్ పీపీపీ ప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఏ రమేష్ విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సహస్ర చండీ యాగం


చండీయాగంలో పాల్గొన్న యాజమాన్య ప్రతినిధులు

గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణం వేద ఘోషతో మార్మోగింది. ఐదు రోజుల పాటు జరగనున్న సహస్ర చండీ యాగం తొలి రోజు మంగళవారం విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి, కార్యదర్శి కృష్ణదీపక్‌రెడ్డి సతీసమేతంగా పీటలపై ఆసీనులయ్యారు. వేద పండితులు గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.

అలరించిన లవకుశ వీధి నాటకం


వీధి నాటకంలో ఓ సన్నివేశం

ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ధర్మవరంలో శ్రీగౌరీ శంకరుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్థానిక కళాకారులు ప్రదర్శించిన లవకుశ వీధి నాటకం విశేషంగా ఆకట్టుకుంది. గ్రామంలోని నంది సెంటర్, సీతంపేట, రామారావు పేట, మంగయ్యమ్మపేట, సినిమా హాలు సెంటర్లలో నాటకాన్ని ప్రదర్శించారు. తొలుత గౌరమ్మకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా ఏకాదశి వేడుకలు

ఏలేశ్వరం: కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశి కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తిక ఏకాదశి నాడు మహిళలు ఉపవాసాలనంతరం స్వామివారికి నైవేద్యం పెట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి పురస్కరించుకుని స్థానిక రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం తెల్లవారుజాము నుంచి భక్తులతో కళకళలాడింది. అర్చకులు శేఖర్, మహేష్ ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. దీంతో ఏలేశ్వరం, లింగంపర్తి, సిరిపురం గ్రామాల్లోని శివాలయాలు అయ్యప్పస్వాములు, మహిళలు, భక్తులతో కిక్కిరిశాయి. ఆలయాల వద్ద మహిళలు దీపాలు వెలిగించారు.


ఏలేశ్వరం శివాలయంలో అభిషేకం చేస్తున్న అర్చకుడు

కిటకిటలాడిన ఆలయాలు

తొండంగి: కార్తిక మాసం ఏకాదశి కావడంతో మంగళవారం మండలంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఒంటిమామిడి విశ్వేశ్వరస్వామి, తొండంగి రామలింగేశ్వరస్వామి, అద్దరిపేట, పంపాదిపేట, పైడికొండ, ఏ.కొత్తపల్లి, బెండపూడి తదితర శివాలయాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, కార్తిక దీపారాధన, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, దాతల సహకారంతో ప్రసాద పంపిణీ చేశారు. రాత్రి ఆలయాల్లో భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.

మహిళల భగవద్గీత పారాయణ

జగ్గంపేట: కార్తిక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక రుక్మిణీ సత్యభామ సమేత రాజగోపాలస్వామి ఆలయంలో 108 మంది మహిళలు భగవద్గీత పారాయణ చేశారు. తొలుత ఆలయంలో స్వామివారికి అర్చకులు పాణింగపల్లి వాసు ఆచార్యులు పంచామృతాభిషేకం, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త కొండబాబు, మాధురి రత్న ఆండాళ్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి గీతా పారాయణ ప్రారంభించారు. యతి రాజమండలి గోష్టి జగ్గంపేట శాఖ ఆధ్వర్యంలో గీతా పారాయణ జరిగింది. 108 మంది మహిళలు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యతి రాజమండలి ప్రముఖులు మానేపల్లి బంగార్రాజు, కొత్త నాగపండు, కొత్త చంద్రిక, బొండా సుభద్ర, మానేపల్లి స్వాతి, ధారా లక్ష్మి, కొత్త కుమారి తదితరులు పాల్గొన్నారు.


ఒంటిమామిడి శివాలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు


జగ్గంపేటలో భగవద్గీత పారాయణ చేస్తున్న మహిళలు

అరుణాచల క్షేత్రంలో ధాన్యాభిషేకం

ప్రత్తిపాడు రూరల్: మండలంలోని రాచపల్లి అరుణాచలేశ్వర స్వామి వారికి మంగళవారం ధాన్యాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ హోమం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, పూర్ణాహుతి, ఆకాశ దీపోత్సవం వంటి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను తిలకించేందుకు పరిసర గ్రామాల భక్తులు భారీఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రమణా సేవాశ్రమ పీఠాధిపతి స్వామి రామానంద ఏర్పాట్లను పర్యవేక్షించారు.


అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో చేస్తున్న ధాన్యాభిషేకం

సమాచార హక్కు చట్టం ఓ ఆయుధం


పాతకొట్టాంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏఓ చంద్రశేఖర్

కోటనందూరు: సమస్య పరిష్కారానికి సమాచార హక్కు చట్టం ఓ ఆయుధం లాంటిదని మండల వ్యవసాయాధికారి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని పాతకొట్టాంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, సమాచార హక్కుచట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పూర్తి వివరాలు సమాచార హక్కు ద్వారానే పొందవచ్చన్నారు. రైతులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పొలాలను పరిశీలించి, తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కేవీ శివకుమారి, వీహెచ్ఏ రాంబాబు, రైతులు పాల్గొన్నారు.

అన్న సమారాధన

గండేపల్లి: మండలంలోని మల్లేపల్లిలో హైవేని ఆనుకుని ఉన్న అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద మంగళవారం అన్న సమారాధన నిర్వహించారు. భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు, ఇతర గ్రామాల భక్తులు హాజరై, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

నియోజకవర్గ అభివృద్ధికి ముద్రగడ కృషి


ముద్రగడను కలిసిన ప్రజాప్రతినిధులు, నాయకులు

కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు మంగళవారం కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఆయనతో పాటు, యువ నాయకుడు గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీటీసీలు సేంద్రిపు భాస్కరరావు, తట్టపర్తి రామన్నదొర, ముప్పిడి ఏసుబాబు, సాధనాల అప్పారావు, సర్పంచ్ బోండు రాంబాబు, నాయకులు పినిశెట్టి ప్రకాష్, జువ్వల బాబులు, లొండ బాబు, లక్ష్మణ, దొంగర మల్లేష్, మూర గంగబాబు తదితరులు ఉన్నారు.

స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. స్థానిక ఏనుగువీధి కాపుల రామాలయం వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, ఏనుగువీధి గ్రామ పెద్దలు, అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ముద్రగడ పద్మనాభం

14న పంచాయతీ ఉద్యోగులకు శిక్షణ

గండేపల్లి: మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, స్వయం సహాయక సంఘాల వీఓ లీడర్లకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 14న ఒక రోజు శిక్షణ నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ నాతి బుజ్జి తెలిపారు. పంచాయతీల అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు. సంబంధిత శాఖల సిబ్బంది తప్పక హాజరు కావాలన్నారు.

సారా నిర్మూలనపై అవగాహన

ప్రత్తిపాడు: నాటు సారాకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సీఐ పి.శివప్రసాద్ కోరారు. పెద శంకర్లపూడి గ్రామంలో మంగళవారం రాత్రి సారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో సారా తయారీ, రవాణా, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శివాలయానికి ఇన్వర్టర్ బహూకరణ

ఏలేశ్వరం: సిరిపురం గ్రామంలోని శివాలయానికి మంగళవారం దాతలు ఇన్వర్టర్ బహూకరించారు. ఎల్ఐసీ ఏజెంట్ కొత్త నాగేశ్వరరావు సుమారు రూ.25 వేల విలువైన ఇన్వర్టర్‌ను శివాలయానికి అందజేశారు. భక్తుల సౌకర్యార్థం దీనిని బహుకరించినట్టు ఆయన తెలిపారు.

అభివృద్ధి బడ్జెట్: జ్యోతుల

జగ్గంపేట: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేందుకు బడ్జెట్‌లో అన్ని కేటాయింపులు జరిగాయన్నారు.

ఏలేరుకు తీవ్ర అన్యాయం

జగ్గంపేట: లక్ష ఎకరాలకు సాగునీరు, విశాఖలో 25 లక్షల మంది ప్రజలకు తాగు నీరందించే ఏలేరు ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మరోతి శివగణేష్ విమర్శించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఏలేరు ఆధునీకరణను పట్టించుకోకుండా, కేవలం నిర్వహణకు రూ.3 కోట్లు కేటాయించడం విచారకరమన్నారు. ఆధునీకరణకు నిధులు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామన్నారు.

నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ

కోటనందూరు: రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఎస్సై టి.రామకృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకూ రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ఆటో డ్రైవర్లు, స్థానికులతో అవగాహన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. మితిమీరిన వేగం మంచిది కాదన్నారు. కాలం చెల్లిన, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదన్నారు. ప్రస్తుతం గణనీయంగా మొబైల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాల తీవ్రత కూడా పెరిగిపోయిందన్నారు. వీటితో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర యాప్‌ల జోలికి వెళ్లరాదని హితవు పలికారు.


ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న ఎస్సై రామకృష్ణ

ఆకతాయిలకు బుద్ధి చెబుతాం


సదస్సులో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీహరిరాజు


విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

– డీఎస్పీ శ్రీహరిరాజు

జగ్గంపేట: విద్యార్థినులు, మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అల్లరి పెట్టినా తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. కాట్రావులపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఎస్సై రఘునాథరావు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ అనేక అంశాలను వివరించారు. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా, డిజిటల్ మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రేమ పేరుతో ఎవరైనా వెంటపడితే.. వారితో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు, సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు, ఇన్‌చార్జి హెచ్ఎం గోపాలకృష్ణ, పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళా రక్షణపై బాలికలకు అవగాహన

తుని: విద్యార్థి దశ నుంచే మహిళలకు కల్పించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తుని టౌన్ ఏఎస్సై జి.చౌదరి బాలికలకు సూచించారు. మంగళవారం సాయంత్రం సిద్ధార్థ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కళాశాలలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో అల్లరి మూకలు అసభ్యంగా వ్యవహరిస్తే మహిళా రక్షక్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రక్షణ కల్పిస్తారని తెలిపారు. విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా కొండబాబు

జగ్గంపేట: ఆర్యవైశ్య సంఘం జగ్గంపేట అధ్యక్షుడు కొత్త కొండబాబును ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే నెహ్రూ, పలువురు పారిశ్రామిక వేత్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు అభినందించారు.

క్రీడా దుస్తుల పంపిణీ

తుని రూరల్: లోవకొత్తూరులోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలో క్రీడాకారులకు పడాల ట్రస్ట్ సమకూర్చిన రూ.25 వేల విలువైన క్రీడా దుస్తులను సీఐ గీతా రామకృష్ణ మంగళవారం పంపిణీ చేశారు. ఎంఈఓ పరవాడ గీతాదేవి క్రీడాకారులకు దుస్తులను అందజేశారు.

పెద శంకర్లపూడిలో ఎక్సైజ్ దాడులు

ప్రత్తిపాడు: మండలంలోని పెద శంకర్లపూడి గ్రామ శివారుల్లో నాటు సారా స్థావరాలపై మంగళవారం ప్రత్తిపాడు ఎక్సైజ్ పోలీసులు భారీ దాడులు నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్ సీఐ పి.శివప్రసాద్ వివరాల మేరకు, పెద శంకర్లపూడి గ్రామంలోని సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధం చేసిన 1,800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో స్థానిక ఎక్సైజ్ ఎస్సై వంశీరామ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సీఐ శివ ప్రసాద్ తెలిపారు.

త్వరితగతిన అపార్ జనరేట్ చేయాలి


సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీఓ

గండేపల్లి: అపార్ ఐడీలు త్వరితగతిన జనరేట్ చేయాలని ఎంపీడీఓ నాతి బుజ్జి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అన్ని పాఠశాలల యాజమాన్యాల హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో 1 నుంచి 12 తరగతి వరకు చదువుతున్న 6,054 మంది విద్యార్థులకు ఐడీలు జనరేట్ కావాల్సి ఉండగా, 4,593 జనరేట్ అయ్యాయన్నారు. మిగిలిన 1,461 మంది విద్యార్థుల ఐడీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎంఈఓలు కేహెచ్ నాయక్, వెంకటరెడ్డి మాట్లాడుతూ, పాఠశాలల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

104 సిబ్బందికి జీతాలు చెల్లించాలి


అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న 104 సిబ్బంది

కిర్లంపూడి: ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న 104 సంచార వాహన సిబ్బందికి మూడు మాసాలుగా జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక పీహెచ్‌సీలో పనిచేస్తున్న 104 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్లు కోరుతూ, 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం కిర్లంపూడి ఎస్సీపేటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 104 సిబ్బంది ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఘనంగా చీడికమ్మ తల్లి జాతర

తుని రూరల్: కేఓ మల్లవరం గ్రామదేవత చీడికమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. రెండు రోజులు జరిగిన ఉత్సవాలు మంగళవారం రాత్రి అమ్మవారికి ఊరేగింపు, వివిధ సాంస్కృతిక, జానపద నృత్యాల ప్రదర్శనతో ముగిశాయి. జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి, పూజలు చేశారు. గ్రామదేవత కావడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులు, అల్లుళ్లు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతర కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


పూజలందుకుంటున్న చీడికమ్మ తల్లి

రోడ్డుపై ఆక్రమణల తొలగింపు

అన్నవరం: కార్తిక మాసంలో పర్వదినాలైన సత్యదేవుని తెప్పోత్సవం బుధవారం, సత్యదేవుని గిరి ప్రదక్షిణ శుక్రవారం జరగనున్న నేపథ్యంలో వేలాదిగా భక్తులు రానుండడంతో అన్నవరం మెయిన్ రోడ్డుపై ఉన్న ఆక్రమణలను రెవెన్యూ, పోలీస్, ఆర్అండ్‌బీ అధికారులు తొలగించారు. మంగళవారం స్థానిక ఆంధ్రాబ్యాంక్ వద్ద నుంచి సత్యదేవుని నర్సరీ గార్డెన్ వరకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తీయించారు. రోడ్డు మార్జిన్ దాటి చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్న విషయం గుర్తించి, వారిని రోడ్డు మార్జిన్ వెనక్కి పంపించేశారు. నిబంధనలు అతిక్రమించి మరలా రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఆక్రమణలు తొలగిస్తున్న పోలీస్, ఆర్అండ్‌బీ, రెవెన్యూ సిబ్బంది

విధిగా పంట బీమా చేయించాలి

కిర్లంపూడి: రైతులు విధిగా పంట బీమా చేయించాలని మండల వ్యవసాయాధికారి జోకా అమృత అన్నారు. మండలంలోని సింహాద్రిపురంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి రైతుకు పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేల ఆర్థికసాయాన్ని కేంద్రం అందిస్తోందని తెలిపారు. పీఎం జేజేబీవైలో 50 ఏళ్లలోపు ఉన్న రైతులు రూ.436, పీఎంఎస్‌బీవై బీమాలో 70 ఏళ్ల లోపు ఉన్న రైతులు రూ.20 ప్రీమియం చెల్లిస్తే, రూ.2 లక్షల ప్రమాద బీమాకు అర్హులవుతారన్నారు. వరి వేసే ప్రతి రైతు డిసెంబర్ 31లోపు ఎకరాకు రూ.630 ప్రీమియం కట్టాలన్నారు. మినుములు, పెసర తదితర అపరాల పంటలకు రూ.300 డిసెంబర్ 15లోగా చెల్లిస్తే పంటకు పూర్తిస్థాయి భరోసా లభిస్తుందని తెలిపారు. అనంతరం 10 మంది రైతులకు ఉచితంగా మినుముల కిట్లు అందజేశారు.


సింహాద్రిపురంలో వరి పంటను పరిశీలిస్తున్న ఏఓ అమృత

పంట బీమాను సద్వినియోగం చేసుకోవాలి

శంఖవరం: రైతులు పంట బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి పి.గాంధీ సూచించారు. మండలంలోని పోలవరం, ధార మల్లాపురం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు వాతావరణ ఆధారిత పంట బీమా పథకం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పత్తి పంట సాగులో చీడపీడల యాజమాన్యం, రబీ పంట సాగు, జీడి మామిడి తోటల యాజమాన్యం, పశువుల్లో వ్యాధుల నివారణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం పత్తి, రాగి, జీడి మామిడి తోటలను పరిశీలించారు. ఏఈఓ మాళీ ప్రసాద్ పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సుకు 11 అర్జీలు

కిర్లంపూడి: మండల పరిధిలోని రామకృష్ణాపురంలో మంగళవారం నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో 11 అర్జీలు వచ్చినట్టు రీసర్వే ఉప తహసీల్దార్ ఆర్ శ్రావణి తెలిపారు. తహసీల్దార్ జె.చిరంజీవి మాట్లాడుతూ, 14 గ్రామాల్లో నిర్వహించిన రీసర్వే గ్రామ సభలకు భూముల సర్వే లోపాలు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పేర్ల సవరణ తదితర అంశాలపై రైతుల నుంచి 114 అర్జీలు వచ్చినట్టు వివరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.